గిరిపుత్రుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

- కార్పొరేట్‌ను తలదన్నేలా
- పాఠశాలల ఆధునికీకరణ
- డిజిటల్ పాఠ్యాంశ బోధన
- నాడు – నేడులో రూ.50.69 కోట్ల ఖర్చు
- అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో లబ్ధి


నాడు - నేడులో రూపుదిద్దుకున్న పులిరామన్నగూడెం గిరిజన పాఠశాల


గిరిజన పాఠశాల విద్యార్థులు


నాడు- నేడులో రూపుదిద్దుకున్న జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల


ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ బోధనా విధానం

బుట్టాయగూడెం : గిరిజన సంక్షేమానికి, అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల కొండల్లో అటవీ ప్రాంత అడవి బిడ్డలకు అండగా నిలిచింది. ప్రతి సంక్షేమ పథకాన్నీ నేరుగా వారికి అందేలా చేసింది. ఐటీడీఏ నిర్వహిస్తోన్న పాఠశాలల ద్వారా గిరిజన బిడ్డలను చదువులమ్మ ఒడిలో సరస్వతీ పుత్రులుగా తీర్చిదిద్దుతోంది. నాడు – నేడు పథకంలో రూ.50.69 కోట్లు ఖర్చుచేసి పాఠశాలల రూపురేఖలు మార్చి, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా చేసింది. ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సకల సౌకర్యాల వసతి, మెరుగైన వైద్య అందిస్తోంది. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు కూడా పెరిగాయి. గతంలో కనీసం వసతులు లేక విద్యార్థులు పడిన ఇబ్బందులను తొలగించింది.

ఐటీడీఏ పరిధిలో 154 పాఠశాలలు

బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రాపురం (కేఆర్‌పురం) ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 146 పాఠశాలు ఉన్నాయి. వీటిలో 8,580 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 8 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉండగా, వీటిలో 1,099 మంది చదువుతున్నారు. మొత్తం 9,676 మంది గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల అమలుతో గిరిపుత్రులకు ప్రయోజనం చేకూరింది. ఉన్నత చదువులకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.

పథకాల లబ్ధి ఇలా..

ఐటీడీఏ పరిధి పాఠశాలల్లో 6,289 మంది విద్యార్థులకు అమ్మఒడి పథకంలో సుమారు రూ.69.12 లక్షలు, జగనన్న విద్యా దీవెన పథకంలో 769 మందికి రూ.188.10 లక్షలు జగనన్న వసతి దీవెన పథకంలో 732 మందికి రూ.117.75 లక్షలు చెప్పున లబ్ధి చేకూరుతోంది.

చదువులపై ప్రత్యేక శ్రద్ధ

ప్రభుత్వం డిజిటల్ బోధనా విధానాన్ని గిరిజన ప్రాంత మారుమూరు గ్రామాల్లోని పాఠశాలల్లో కూడా అమలు చేస్తోంది. 8వ తరగతి విద్యార్థులకు బైజ్యూస్ కంటెంట్ ఉన్న ఉచిత ట్యాబ్‌లు, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు, సీబీఎస్ఈ విద్యా విధానం, ఇంగ్లిష్ మీడియం బోధన, బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ వంటి పథకాలు అమలు చేస్తోంది. దీంతో గిరిజన విద్యార్థులు చదువులపై ఆసక్తి చూపుతున్నారు. సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకో మెనూ

సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో విద్యార్థులకు వేడిగా రుచి, రుచితో పోషకాహారం అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను అరికట్టేందుకు వారంలో 3 రోజులు చిక్కి, వారంలో 6 రోజులు ఉడికించిన గుడ్డు ఇవ్వడం తప్పనిసరి చేశారు. వారంలో 7 రోజులు అరటి పండ్లు కూడా ఇస్తున్నారు. వారంలో రెండు రోజులు చికెన్‌తో భోజనం పెడుతున్నారు.

పాఠశాలలు, విద్యార్థుల వివరాలివీ..

ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన మండలాలు	5
2011 సర్వే ప్రకారం జనాభా	97,029
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు	25
విద్యార్థులు	5,459
గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు	114
విద్యార్థులు	1,022
పోస్టు మెట్రిక్ వసతి గృహాలు	8
చదువుతున్న విద్యార్థులు	1099
గురుకుల పాఠశాలలు	7
విద్యార్థులు	2099
మొత్తం విద్యార్థులు	9,676

పథకాల లబ్ధి :

విద్యా దీవెన:	రూ.188.10 లక్షలు
వసతి దీవెన :	రూ.117.75 లక్షలు
అమ్మఒడి :	రూ.69.12 లక్షలు

గిరిజన విద్యాభివృద్ధికి కృషి



గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. నాడు – నేడు పథకంలో పాఠశాల రూపురేఖలు మార్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా ఏర్పాటు చేసింది. రుచికరమైన భోజనంతోపాటు విద్యార్థుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గతంతో పోల్చుకుంటే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది.
– తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం


భోజనం చేస్తున్న విద్యార్థినులు


కామయ్యకుంటలో గిరిజన పాఠశాల విద్యార్థినులు


రెడ్డికోపల్లిలో డిజిటల్ పాఠ్యాంశాలు బోధన


మర్లగూడెంలో బెంచ్‌లపై కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు

క్లుప్తంగా

'సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి'


రాజుపోతేపల్లిలో నాయకుల ప్రచారం

టి.నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే మరోసారి అధికారాన్ని కట్టబెడతాయని జెడ్పీటీసీ సామంతపూడి సూర్యనారాయణరాజు అన్నారు. మండలంలోని రాజుపోతేపల్లి ఎస్సీ ఏరియాలో సర్పంచ్ బొంతు రమాదేవి, అంజిబాబుతో కలిసి ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తెల్లం రాజ్యలక్ష్మి, కారుమూరి సునీల్‌కుమార్‌లను గెలిపించాలని కోరారు. జిల్లా యూత్ సెక్రటరీ కొల్లి పురుషోత్తమ్ చౌదరి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రగడవరంలో భారీ ర్యాలీ

చింతలపూడి: మండలంలోని ప్రగడవరం పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం 650 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చుతూ, తీన్‌మాన్ డప్పుల నడుమ జై జగన్ నినాదంతో వీధులన్నీ మార్మోగాయి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కంభం విజయరాజులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మైత్రి డవలపర్ అధినేత బీవీఎస్ రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ జగ్గవరపు జానకి రెడ్డి పిలుపు నిచ్చారు. జెడ్పీటీసీ ములుగుమాటి నీరజా సుధాకర్, సర్పంచ్ టి.భూపతి, ఉప సర్పంచ్ ఎస్ రమేష్ రెడ్డి, శరత్ రెడ్డి, రఘునాధరెడ్డి, నరసింహారెడ్డి, కోటి రెడ్డి, సత్యం, తాళ్లూరి రామకృష్ణారెడ్డి, చినబాబు నాయకత్వం వహించారు.

9న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 9వ తేదీ నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ అశోక్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంజిమాల రామారావు అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందన్నారు.

ఎస్ఈబీ స్టేషన్‌లో తనిఖీ

పోలవరం రూరల్: మద్యం అక్రమ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఎం.శంకర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన పోలవరం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్‌లో తనిఖీ చేశారు. సిబ్బంది ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.వీరబాబు ఉన్నారు.

బీఏపీ అభ్యర్థి ప్రచారం

బుట్టాయగూడెం: భారత ఆదివాసీ పార్టీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు ఆదివారం బుట్టాయగూడెంలో ప్రచారం చేశారు. కరపత్రాలు పంచుతూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆ పార్టీ నాయకులు సోడెం ముక్కయ్య, తెల్లం రవి ప్రసాద్ పాల్గొన్నారు.

ఓటు వేసిన ఆర్వో, డీఎస్పీ

చింతలపూడి: చింతలపూడి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.అద్దయ్య , జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్రలు స్థానిక జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకున్నారు. అద్దయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని తెలిపారు.

శ్రీ చక్ర వార్యూత్సవం

ద్వారకాతిరుమల: లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో శ్రీ చక్ర వార్యూత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని సుగంధభరిత పుష్పమాలికలు, మామిడితోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. శ్రీచక్ర వార్యూత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను ఒక వేదికపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ఆలయ ధ్వజస్తంభం వద్ద ధ్వజ అవరోహణను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

జంగారెడ్డిగూడెం: స్థానిక పేరంపేట రోడ్డు సబ్ స్టేషన్, బైనేరు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్ల మధ్య చెట్ల కొమ్మల తొలగింపు నిమిత్తం సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ పి.రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్, బుట్టాయగూడెం రోడ్, బైపాస్ ఏరియాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, పేరంపేట రోడ్డు, అయ్యప్ప టౌన్‌షిప్, బాట గగానమ్మ లేఅవుట్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.

రాజుపోతేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో..

టి.నరసాపురం: మండలంలోని రాజుపోతేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం ఫీడర్‌లో ఆర్‌డీఎస్ఎస్ పనుల నిమిత్తం ఈ నెల 6 నుంచి 8 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ పి.రాధాకృష్ణ తెలిపారు. ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

జగనన్న రుణం తీర్చుకుందాం


కొయ్యలగూడెం : బయ్యనగూడెంలో ప్రచారం

కొయ్యలగూడెం: ఎన్నికల్లో జగనన్న రుణం తీర్చుకోవడానికి అవకాశం ప్రజలకు లభించిందని వైస్ ఎంపీపీ తుమ్మలపల్లి గంగరాజు పేర్కొన్నారు. బయ్యన్నగూడెం గ్రామంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతన తాతారావు, కంభంపాటి బుజ్జిబాబు బాల వెంకటరామయ్య, సర్పంచ్ లింగిశెట్టి అనంతలక్ష్మిలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు రేపల్లెవాడలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. అంకాలగూడెం మీదుగా బోడిగూడెం పంచాయతీ పరిధిలో ప్రచారం కొనసాగుతుంది.

గిరిజన గ్రామాల్లో ప్రచారం

పోలవరం రూరల్: పోలవరం మండలం జిల్లేళ్ల గూడెం పంచాయతీ పరిధి గిరిజన గ్రామాల్లో ఎంపీటీసీ మిడియం సింగరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు కోటం బాబూరావు, బూత్ కన్వీనర్లు, స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తెల్లం రాజ్యలక్ష్మి, సునీల్‌కుమార్ యాదవ్‌లను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నాయకులు ప్రచారం చేశారు.

టి.నరసాపురం మండలంలో ప్రచారం

టి.నరసాపురం: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తెల్లం రాజ్యలక్ష్మి, కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ల గెలుపు కోరుతూ ఆదివారం సాయంత్రం బొర్రంపాలెం పాత ఎస్సీ పేటలో మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్‌బాబు, నాయకులు పెండ్యాల అభిషేక్, మొరవనేని అనిల్ తదితరులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. టి.నరసాపురంలో దేవరపల్లి సీతారామప్రసాద్ ఆధ్వర్యంలో, ముత్యాలమ్మ పేటలో కన్నం సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.


పోలవరం రూరల్: జిల్లేళ్లగూడెంలో ప్రచారం


టి.నరసాపురం: బొర్రంపాలెం పాత ఎస్సీ కాలనీలో..

వైఎస్సార్ సీపీతోనే పేదలకు మేలు


చింతలపూడి : మల్లేశ్వరంలో ప్రచారం

చింతలపూడి : పేదలకు మేలు చేసేది వైఎస్సార్ సీపీ ఒక్కటేనని పార్టీ యండపల్లి నాయకులు పేర్కొన్నారు. మండలంలోని యండపలి, మల్లేశ్వరం గ్రామాల్లో ఆదివారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్, కంభం విజయరాజులను గెలిపించాలని కోరారు. నాయకులు గద్దే ప్రసాద్, గుత్తా కిషోర్, మొరంపూడి శ్రీనివాసరావు, గుంట్రు రవి పాల్గొన్నారు.

● చింతలపూడి కొవ్వూరిగూడెంలో పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు దారా పేర్రాజు, కె.వెంకటేశ్వరరావు ఉన్నారు.

లక్కవరంలో ఎన్నికల ప్రచారం

జంగారెడ్డిగూడెం రూరల్: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సునీల్ కుమార్, విజయరాజుల గెలుపు కోరుతూ లక్కవరంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ గెల్లా వెంకట రమణ, ఎంపీపీ కొదమ జ్యోతి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ దల్లి జ్యోతిక రెడ్డి, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మ గురునాథరెడ్డి, సొసైటీ చైర్మన్ దల్లి నాగేశ్వరరావు, నాయకులు వందనపు సూర్య ప్రకాషరావు, నిమ్మ రామకృష్ణ, చిట్టిబొమ్మ శివరామకృష్ణ, షేక్ మస్తాన్ పాల్గొన్నారు.

● శ్రీనివాసపురంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జుజ్జవరపు తాతారావు, నాయకులు పోల్నాటి రాజా, పోల్నాటి నాని, బల్లే చంద్రరావు, పోల్నాటి రాజు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం

ద్వారకాతిరుమల: వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఆ పార్టీ మండల నేత పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు అన్నారు. రామన్నగూడెం పంచాయతీ నాగేశ్వరరావు మెట్టలో భీమేశ్వరరావు, రామన్నగూడెం సొసైటీ చైర్‌పర్సన్ చెరుకూరి ప్రసాదరావు తదితరులు ప్రచారం చేశారు. నాయకులు పల్లాలు, కోటేశ్వరరావు, శ్రీనివాస్, విజయ్‌కుమార్, రమేష్, ఇస్మయిల్, దాము ఉన్నారు.


జంగారెడ్డిగూడెం రూరల్ : లక్కవరంలో ప్రచారం


ద్వారకాతిరుమల : నాగేశ్వరరావు మెట్టలో..

వైఎస్సార్ సీపీతోనే పేద వర్గాలకు మేలు

ఎంపీ కోటగిరి శ్రీధర్


ప్రచారంలో పాల్గొన్న ఎంపీ శ్రీధర్, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సునీల్‌కుమార్, విజయరాజు


జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు

జంగారెడ్డిగూడెం: పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. జంగారెడ్డిగూడెంలోని 6, 7, 8 వార్డుల్లో ఆదివారం గడపగడపకు వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాదని, దొంగల ముఠా అని విమర్శించారు. చంద్రబాబుది అధికారంలోకి రావాలి, దొరికనంత దోచుకోవాలి అనే నైజమన్నారు. చంద్రబాబు బీజేపీని తీసుకొచ్చి ప్రజల్ని కులాల వారీగా విడదీసి పెత్తనం చేయాలని చూస్తున్నారని అన్నారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ను సినిమాలకే పరిమితం చేయాలన్నారు. చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సునీల్‌కుమార్ యాదవ్, కంభం విజయరాజులను గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్ మాట్లాడుతూ పార్టీకి, జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వచ్చేలా, అందరికి ఉపయోగపడే వ్యక్తిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మంచి జరిగితేనే ఓటేయండనే ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి వైఎస్సార్ సీపీని మరోసారి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనలో జగనన్న ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. జగన్ సంక్షేమ పాలన కొనసాగేందుకు ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఉదయం 4వ వార్డులో చిప్పాడ వెంకన్న, చిటికెల అచ్చిరాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఎంపీ శ్రీధర్, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పట్టణంలో ఘనస్వాగతం లభించింది. ప్రజలు గజమాల, హారతులు, పూలవర్షంతో స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. బాణసంచా, తీన్‌మార్ డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, వైస్ చైర్మన్‌లు ముప్పిడి అంజి, కంచర్ల వాసవీరత్నం, పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు, పామర్రు పరిశీలకులు మండవల్లి సోంబాబు, పార్టీ జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి పంతగాని వెంకన్న, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, రాష్ట్ర కార్యదర్శి కాసర తులసీరెడ్డి, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, చిప్పాడ వెంకన్న, నేకూరికిషోర్ తదితరులు పాల్గొన్నారు.

హోరెత్తిన ఎన్నికల ప్రచారం


కామయ్యపాలెంలో జ్యూస్ చేస్తున్న రాజ్యలక్ష్మి

బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం సచివాలయ పరిధిలో ఆదివారం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిలు చేసిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది. సుమారు 60 ట్రాక్టర్‌లు, 40 కార్లతో పాటు ద్విచక్ర వాహనాలపై నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాని నినదించారు. ప్రచారంలో డోలు కొమ్ముల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పి.అంకంపాలెం, ఆర్‌అండ్‌ఆర్ నిర్వాసిత కాలనీ అయిన మామిడిగొంది, దర్భగూడెం కాలనీ, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. పలువురు నిర్వాసితులు తమ సమస్యలను చెప్పడంతో పరిష్కారానికి కృషి చేస్తామని సునీల్‌కుమార్ యాదవ్, రాజ్యలక్ష్మిలు హామీ ఇచ్చారు. రాజ్యలక్ష్మి కామయ్యపాలెంలో జ్యూస్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ మల్లం వసంతరావు, ఎంపీపీ కోర్సా పోచమ్మ, సొసైటీ అధ్యక్షుడు బోదా శ్రీనివాసరెడ్డి, కొల్లూరి రాంబాబు, ఉపసర్పంచ్ కేతిరెడ్డి రాఘవరెడ్డి, ఉప్పల లలిత కుమారి, సున్నం వరలక్ష్మి, సోమగాని శ్రీను, కొప్పుల బాలు, సూరిశెట్టి ఏసు, తగరం రాంబాబు, కక్కిరాల రాము, పేరాబత్తుల వినయ్, కొప్పుల సత్యనారాయణ, కొప్పుల మహేష్, దాకారపు నాగేశ్వరరావు, కారం వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, సామంతపూడి సూరిబాబు, సయ్యద్ బాజీ, గొడ్డాడి నాగేశ్వరరావు, కొప్పుల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

దళితులకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి


అంబేద్కర్‌కు బూట్లు తొడుక్కుని పూల మాల వేసి మాట్లాడుతున్న రోషన్ కుమార్

కామవరపుకోట: ఆత్మీయ సమ్మేళనం పేరుతో దళితులను పిలిచి అవమానిస్తారా అని ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యుడు గుర్రాల రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగపాలెం మండలం వేములపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఇద్దరు దళిత నేతలను సభా వేదికపై కుర్చీలో కాకుండా కింద కూర్చోబెట్టడంపై ఆయన మండిపడ్డారు. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి బూట్లు వేసుకుని పూలమాలలు వేయడం దళితులను అవమానించడమేనని అన్నారు. ఈ ఘటనపై దళితులకు క్షమాపణ చెప్పాలని రోషన్ కుమార్‌ను డిమాండ్ చేశారు. దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని అంటూ దళితులను అవమానించిన టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రోషన్ కుమార్‌కు దళితులు, దళిత నాయకుల పట్ల గౌరవం, బాధ్యత ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. దళితుల అభివృద్ధిని కాంక్షించే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండాలని, నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని రవికుమార్ ప్రజలను కోరారు.